నవతెలంగాణ
నిజామాబాద్-కామారెడ్డి
1
గురువారం 01 జూన్ 2023

ఘనంగా మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్టాపన

నవతెలంగాణ-వర్ని(చందూర్)

మండల కేంద్రంలో మహాలక్ష్మిదేవి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నర్సారెడ్డి, క్యాషియర్ గుర్ల సంగయ్య, యానం లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, ఎంపీపీ లావణ్య రాంరెడ్డి, సర్పంచ్ కర్లం సాయరెడ్డి, పాక్స్ అధ్యక్షుడు ప్యారం అశోక్, మద్దూరి మాధవ్‌రెడ్డి, లైన్‌మెన్ శ్రీధర్‌రెడ్డి, అర్కల శ్రీనివాస్‌రెడ్డి, అర్కల సాయరెడ్డి, కల్లూరి రాంరెడ్డి, బొట్టే శంకర్, అన్ని కుల సంఘాల పెద్దలు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



ఉత్సవాల్లో పాల్గొన్న సురేందర్‌రెడ్డి

టీయూలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలి

నవతెలంగాణ-డిచ్‌పల్లి

తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న వివాదాలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరం పెంపొందించాలని పిడి.ఎస్. యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏం. నరేందర్, కర్క గణేష్, ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు లావిశెట్టి ప్రసాద్ లు మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న వివాదాల కారణంగా పరిపాలన స్తంభించి పోయిందని, ఇదే కాకుండా యూనివర్సిటీ అభివృద్ధి కుంటు పడిందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ యూనివర్సిటీ పై స్పందించి విద్యార్థులకు, యూనివర్సిటీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

10 వే బిల్లులు.. 150 ట్రిప్పులు

- పెద్దవాగు నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు
- అధికారుల పర్యవేక్షణా లోపం..
- రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
- అండగా నిలుస్తున్న రాజకీయ పార్టీల నాయకులు

నవతెలంగాణ-మాక్లూర్

సొంత అవసరాల కోసమంటూ ఇసుక తరలించేందుకు పర్మిట్లు తీసుకొని యథేచ్ఛగా అమ్ముకుంటు ఇసుక మాఫియా పర్యావరణాన్ని కొల్లగొడుతూ లక్షలు వెనకేసుకుంటుంది. ఇసుక తరలించేందుకు పది వే బిల్లులు ఇస్తే.. 15 ట్రాక్టర్‌ల ద్వారా సుమారు 150 కు మించి ట్రిప్పులను తరలిస్తూ పెద్దవాగులో నుంచి ఇసుకను తోడేస్తున్నారు.

మండలంలోని వల్లభాపూర్, చిక్లీ గ్రామాలల్లోని పలువురు ఇసుక ట్రాక్టర్‌ల యజమానులు మాఫియాగా ఏర్పడి పెద్దవాగులో నుంచి యథేచ్ఛగా తోడేస్తున్నారు. అధికారులు పది ట్రాక్టర్లకు మాత్రమే అనుమతులు ఇవ్వగా.. 15 ట్రాక్టర్లతో సుమారు ఒక్కో ట్రాక్టర్ పది ట్రిప్పులు తరలిస్తున్నారు. పర్మిషన్‌కు మించి ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఒక్కో రోజుకు 150 ట్రాక్టర్లను అమ్ముకొని సుమారు రూ. 7 లక్షల మేర ఆదాయం పొందుతుఆన్నరు. అమ్ముకోవడానికే అనుమతులు అన్న చందంగా ఇసుక మాఫియాకు అనుమతులు ఇస్తున్నట్లు ఉంది. వే బిల్లు కోసం ఒక్కో ట్రాక్టర్‌కు వేయి రూపాలు చొప్పున పది ట్రాక్టర్‌లకు చెల్లించగా.. లెక్కకు మించి అదనంగా 140 ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల కన్నుగప్పి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని చట్టపరమైన శిక్షలు వేయాలని స్థానికులు కోరుతున్నారు.



పెద్దవాగు నుంచి ఇసుకను ట్రాక్టర్‌లోకి లోడ్ చేస్తున్న కార్మికులు





ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్‌లు

అండగా నిలుస్తున్న పలువురు నాయకులు..?

ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతున్నా చర్యలు తీసుకోడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు. మాఫియా వెనుక బడా లీడర్‌లు ఉండటంతో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు దిగుతుండటంతో పాటు ఫిర్యాదు చేసినా తమపై చర్యలు ఎవరూ తీసుకోబోరని అవహేళన చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పది వే బిల్లులు మాత్రమే ఇచ్చాం

ఆర్ఐ షఫీ

వల్లబపూర్ వాగు లోనుంచి ఇసుకను తీయడానికి పది వే బిల్లులు మాత్రమే ఇచ్చాం. ఎక్కువ ట్రాక్టర్లు ఇసుక తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.



సంతకాలు సేకరిస్తున్న ఐద్వా నాయకులు

రాముడి పేరుతో రాక్షస పాలన

- ప్రజా మద్దతుతో మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం
- మల్లయోధులకు మద్దతుగా ఐద్వా సంతకాల సేకరణ

నవతెలంగాణ-కంఠేశ్వర్

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాముడి పేరుతో అధికారంలోకి వచ్చి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఐద్వా ప్రతినిధులు ధ్వజమెత్తారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లయోధులకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం బుధవారం నగరంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శులు అనిత, సుజాత మాట్లాడారు. లైంగికవేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న మల్లయోధులపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారే తప్ప బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఎంపీ పదవి నుంచి తొలగించి అరెస్టు చెయ్యడం లేదని అన్నారు. మల్ల యోధులకు న్యాయం చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కటారి లావణ్య, బొప్పిది అనసూజ, నాయకులు కళావతి తదితరులు పాల్గొన్నారు.



సంతకాలు సేకరిస్తున్న ఐద్వా నాయకులు

బాగున్నారా..

- ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంజయ్ కుశల ప్రశ్నలు



ఒకరికొకరు పలకరించుకుంటున్న బండి సంజయ్, కవిత

నవతెలంగాణ-మోపాల్

'నమస్కారం.. బాగున్నారా..' బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత వేసుకున్న కుశల ప్రశ్నలు. నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనారాయణ గృహప్రవేశానికి బుధవారం బండి సంజయ్, కవిత హాజరై ఎదురెదురు అయ్యారు. దీంతో ఇరువురూ పలకరించుకొని కుశల ప్రశ్నలు అడిగారు. ఎమ్మెల్సీ కవిత స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, కార్పొరేటర్‌లను పరిచయం చేస్తూ నిజామాబాద్ వచ్చినందుకు స్వాగతం తెలియజేశారు.

పొగాకు, మత్తుతో జీవితాలు చిత్తు

- జిల్లా జడ్జి సునీత కుంచాల

నవతెలంగాణ-కంఠేశ్వర్

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పొగాకు వ్యతిరేక దినోత్సవ కరపత్రాల ఆవిష్కరణ జిల్లా జడ్జి సునీత కుంచాల బుధవారం ఆవిష్కరించారు. యువత పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవితంలో ఒక నిర్ణాత్మకమైన గౌరవప్రదమైన సంస్థలలో స్థిరపడి నలుగురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పొగాకు వల్ల అనేక రకాల జబ్బులు దరి చేరుతాయని అందుకే వాటికి దూరంగా ఉండి డి అడిక్షన్ సెంటర్లలో సంప్రదించి తమకు ఉన్నటువంటి అలవాట్లను దూరం చేసుకోవడానికి రోటరీ క్లబ్ నిజామాబాద్ వారు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటా రని వారికి సంప్రదిస్తే తగిన సూచనలు తెలియ జేస్తారని అన్నారు.

అనంత రం క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ ప్రతినిధులు ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ నేటి యువత సమాజంలో మాదకద్ర వ్యాలకు బానిసై తమ జీవితాలను కోల్పోతున్నారని పొగాకు, గుట్కా, పాన్ పరాక్, సిగరెట్ , మాదకద్రవ్యాలు మందు వంటి వాటికి బానిస అవడం మంచిది కాదని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సతీష్ షాహ, సభ్యులు కటకం శ్రీనివాస్, రాజ్ కుమార్ సుబేదార్, ఆర్.జగదీశ్వర రావు వి. శ్రీనివాసరావు, పార్సి రాజేశ్వర్, సుధీర్ గుప్తా, డిఎల్ఎస్ఏ సూపర్డెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న జడ్జి, రోటరీ క్లబ్ ప్రతినిధులు

కలమే కాదు.. జూలూ విదిల్చండి

- సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలి
- ఇందూరు జైలు ప్రాంగణంలో దాశరథి విగ్రహం
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత



పలువురి కవులకు సన్మానం



మాట్లాడుతున్న కవిత

నవతెలంగాణ-కంఠేశ్వర్

సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం రోజున నిజామాబాద్‌లో జరిగిన హరిద రచయితల సంఘం 5వ మహాసభలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. దాశరధి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాం కాలంలో ఇందూరు జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరధి బొగ్గుతో రాసిన 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అన్న మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని తెలిపారు.

వివరాలు మెయిన్‌లో..

దండుగ అన్న చోటే వ్యవసాయ పండుగ

- ఎమ్మెల్యే జాజాల సురేందర్



రైతువేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ-సదాశివనగర్

గతంలో వ్యవసాయం దండుగన్న ప్రతిపక్షాలకు దీటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగగా మార్చారని ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. పకృతి వైపరీత్యాలనుంచి రైతులను కాపాడుకోవడానికి పంటల సాగును మరింత ముందుకు జరపాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రైతు సదస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా సదాశివనగర్ మండలం పద్మాజివాడి రైతు వేదిక వద్ద 2000 మంది రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సమావేశానికి స్వయాన రైతు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరానని అందుకు ఆయన అంగీకరించాలని ఎమ్మెల్యే తెలిపారు. పద్మాజివాడిలో ఏర్పాటుచేసే ఈ సదస్సులో భూంపల్లి, ఉత్తనూర్, పద్మాజివాడి, సదాశివ నగర్ ధర్మారావుపేట్ అడ్లూరు ఎల్లారెడ్డి క్లస్టర్ కు సంబంధించిన రైతులు పాల్గొంటారని తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి పలువురికి బాధ్యతలు అప్పగించినట్లుతెలిపారు. ఈ సమావేశానికి పిలిచే రైతులకు స్వయంగా ఆహ్వాన పత్రాలు పంపుతామని అది కూడా అధికారులే రైతులకు పంపిణీ చేస్తారన్నారు. పద్మాజివాడిలో ఏర్పాటుచేసే ఈ సదస్సులో భూంపల్లి ఉత్తనూర్ పద్మాజివాడి సదాశివ నగర్ ధర్మారావుపేట్ అడ్లూరు ఎల్లారెడ్డి క్లస్టర్ కు సంబంధించిన రైతులు పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక రైతుబంధు అధ్యక్షుడు భూమిరెడ్డి, జెడ్పిటిసి నర్సింలు రైతుబంధు జిల్లా డైరెక్టర్ భాస్కర్, పద్మాజవాడి బి.ఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావు, నాగిరెడ్డిపేట్ లింగంపేట్ జెడ్పిటిసి సభ్యులు మనోహర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ అల్తాఫ్, తదితరులు పాల్గొన్నారు.

రెడ్ల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

- ఆర్‌బీవీఆర్ విద్యాపరిషత్ ట్రస్ట్‌కు భూమిపూజ చేసిన మంత్రి



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి వేముల, స్పీకర్ పోచారం

నవతెలంగాణ-తాడ్వాయి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల స్థలంలో రాజ బహదూర్ వెంకట రామారెడ్డి విద్యా పరిషత్ ట్రస్ట్ కామారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించనున్న రెడ్డి హాస్టల్, విద్యాలయం, సంక్షేమ భవన సముదాయాల నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా రెడ్డి సమాజం బాగు కోసం కేసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్టుకు హైదరాబాద్ లో 150 కోట్ల విలువైన 15 ఎకరాల భూమి ఇచ్చారని, నిర్మాణం కోసం 10 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తారు కానీ రెడ్డి సమాజం బాగు కోసం అన్ని విధాల సహకరిస్తున్న కేసిఆర్‌కు మనం అండగా నిలబడాలని అన్నారు. కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిలో రెడ్లమే అగ్ర స్థానంలో ఉంటామని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆర్‌బీవీఆర్ సొసైటీ సభ్యులు అడగ్గానే పేద రెడ్డి, ఇతర విద్యార్థుల కోసం 2 ఎకరాల భూమి కేటాయించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ తిర్మల్ రెడ్డి లు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యానికి బస్తీ దవఖానాలు

- విప్ గంపగోవర్ధన్

నవతెలంగాణ-కామారెడ్డి

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బస్తి దవఖానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. సర్కారీ దవఖానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల ఆస్పత్రికి వచ్చే రోగులు సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. 5, 28, 29, 30 వార్డుల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని చెప్పారు. ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి డబ్బులు చెల్లించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. కామారెడ్డి జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని తెలిపారు. వేసవి కాలంలో అకాల వర్షాలు కురవడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పేదలు పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని పొందాలని పేర్కొ న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, కౌన్సిలర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.



ఆస్పత్రిని ప్రారంభిస్తున్న విప్

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన



ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబీకులు, బంధువులు

నవతెలంగాణ-తాడ్వాయి

కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్యాసంపల్లి తండాకు చెందిన విద్యార్థిని ఇస్లావత్ లావణ్య (16) అనే బాలిక చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతిచెందినట్టు ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. క్యాసంపల్లి తండాకు చెందిన లావణ్యను అనారోగ్య కారణాలతో మంగళవారం ఏరియా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందినట్టు కుటుంబీకులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆమె ఇటీవల సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటికి వచ్చింది. కాగా వడ దెబ్బతోనే లావణ్య మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

లావణ్య తండ్రి గల్ఫ్ కు వెళ్ళగా, తల్లి నీల నలుగురు పిల్లలతో క్యాసంపల్లి తండాలో నివసిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టగడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు.


నవతెలంగాణ
నిజామాబాద్
2
గురువారం 01 జూన్ 2023

మున్సిపల్ సమావేశంలో 50 అంశాలు ఆమోదం



నవతెలంగాణ-బోధన్
బోధన్ మున్సిపల్ సమావేశంలో బుధవారం 50 అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సమావేశంలో 34 ఎజెండా అంశాలు ఉండగా అదనపు 16 ఎజెండా అంశాలను కలుపుకొని మొత్తం 50 అంశాలను సమావేశంలో సభ్యులు ఆమోదించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 33.50 లక్షల నిధులను మున్సిపల్ సమావేశంలో ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఖమర్ అహ్మద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య



నవతెలంగాణ-ముప్కాల్
బాల్కొండ మండలం కిసాన్‌నగర్ గ్రామానికి చెందిన కొమ్మిరి సాయిరాం (24) అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాం గత సంవత్సరం కువైట్ దేశానికి వెళ్లాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి స్వదేశానికి వచ్చి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గల్ఫ్ దేశం వెళ్ళినపుడు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎస్సారెస్పీ వరద కెనాల్ బ్రిడ్జి వద్ద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని అన్న కొమ్మిరి ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పొద్దుటూరి సదానందరెడ్డి
ట్రస్ట్ సేవలు అభినందనీయం

- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
- అనాథాశ్రమం ప్రారంభం

నవతెలంగాణ-ఆర్మూర్
పొద్దుటూరి సదానంద్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అభినందించారు. బుధవారం మండలంలోని అంకాపూర్ శివారులో పొద్దుటూరి సదానంద్‌రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అనాథాశ్రమాన్ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో కూడిన విశాలమైన గదులతో అనాథాశ్రమాన్ని నిర్మించడం పట్ల కలెక్టర్ ట్రస్టు ప్రతినిధులను, నిర్వాహకులను ప్రశంసించారు. ఇప్పటికే గత చాలా కాలంగా వృద్ధుల కోసం ఆశ్రమం నిర్వహిస్తున్న సదానంద్‌రెడ్డి ట్రస్టు, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అనాథ బాలల కోసం ఇదే ప్రాంగణంలో అన్ని వసతులతో నూతనంగా అనాథాశ్రమం నెలకొల్పడం ఎంతో మంచి కార్యక్రమమని అన్నారు.

డబ్బులు కలిగిన వారు అనేక మంది ఉంటారని, వారిలో కొద్దిమంది మాత్రమే సామాజిక సేవకు చొరవ చూపుతారని, ఈ కోవలో సదానంద్‌రెడ్డి సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తున్నారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వానికి తోడ్పాటుగా నిలుస్తూ, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆపన్నహస్తం అందించినట్లు అవుతుందని అన్నారు. అనాథ బాలలకు అన్ని వసతులతో ఉచితంగా ఆశ్రయం కల్పించేందుకు చొరవ చూపిన పొద్దుటూరి సదానంద్‌రెడ్డి ట్రస్టుకు జిల్లా యంత్రాంగం తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ సదానంద్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్, బి.ఆర్.ఎస్ నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, రవిగౌడ్, రంగన్న స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



అనాథాశ్రమం ప్రారంభిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే

సబ్సిడీ విత్తనాలు పంపిణీ



విత్తనాలు పంపిణీ చేస్తున్న చైర్మెన్

నవతెలంగాణ-మెండోరా
సావెల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగ, బీపీటీ రకం వడ్లను సావెల్ సొసైటీ చైర్మన్ మచ్చర్ల రాజరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ.. సొసైటీ పరిధిలోని రైతులు సబ్సిడీ జీలుగ, బీపీటీ రకం వడ్ల విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తలారి గంగాధర్, సొసైటీ సెక్రెటరీ కుండ అరుణ్ కుమార్ గౌడ్, ఏఈఓ ఆలేఖ్య, రైతుబంధు మండల అధ్యక్షుడు ముస్కు పెద్ద సాయిరెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ నోముల రాజన్న, వైస్ చైర్మన్ నోముల శ్రీనివాస్, డైరెక్టర్‌లు గంగారెడ్డి, పల్లె పెద్ద లింగారెడ్డి, మిట్టపల్లి సాయిరెడ్డి, గోపిడి గంగారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ప్రారంభం



బస్సును ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ-ధర్పల్లి
మండలంలోని డీబీ తండాలో ఆర్టీసీ బస్సును డీబీ తండా సర్పంచ్ నరేందర్, ఎంపీటీసీ గుగులోత్ స్వామి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంజీ తండా, మొండి చింతరల్ తండా గిరిపుత్రుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ చైర్మెన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తండా వాసులకు బస్సు సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. బస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ డిపో 1 నుంచి ప్రతి రోజు డిచ్‌పల్లి మీదుగా పడకంటి, కలిగోట్, చింతలూరు నుంచి డీబీ తండా, ఎంజి తండా, మొండి చింతరల్ తండా మీదుగా బడా భీంగల్ మీదుగా భీమ్ గల్‌కు బుధవారం నుంచి బస్సు సౌకర్యం ఎమ్మెల్యే కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు. బస్సు ప్రారంభం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. బస్సు మొదటి ట్రిప్ రాగానే తండావాసులు అందరూ కలిసి బస్సుకు ప్రత్యేక పూజలు చేసి తాండాలనుంచి భీమ్‌గల్‌కు ప్రయాణం చేశారు. బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు, జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్‌కు, ఆర్టీసీ అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలి

- పలుచోట్ల అవగాహనా సదస్సులు



భీంగల్ : మాట్లాడుతున్న కన్నె సురేందర్



వర్ని : మాట్లాడుతున్న ఎంపీపీ

నవతెలంగాణ-భీంగల్/వర్ని
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా సమన్వయ నాయకుడు కన్నె సురెందర్ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన విధివిధానాలను జూన్ 2 నుంచి 22 వరకు పకడ్బందీగా రూపకల్పన చేసుకోవాలని దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులకు, ఆయా శాఖల అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీధర్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వర్ని : మండల కేంద్రంలోని రైతు వేదికలో జూన్2 తేదీ నుంచి జరగబోయే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై ఎంపీపీ మేక శ్రీలక్ష్మి బుధవారం అవగాహనా సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో బసిరుద్దీన్, తహసీల్దార్ విటల్, ఎస్సై అనిల్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి నగేష్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ నమాల సాయిబాబా, మండలాధ్యక్షులు గిరి, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

చౌట్‌పల్లిలో పొగాకు నిర్మూలన ర్యాలీ



ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి
మండలంలోని చౌట్‌పల్లి గ్రామంలో బుధవారం అంతర్జాతీయ పొగాకు నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుప్రియ మాట్లాడుతూ పొగాకు తాగడం వల్ల క్యాన్సర్, ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పొగాకు తాగకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. పొగాకు తాగడం వల్ల తాగిన వ్యక్తితో పాటు ఇతరులకు కూడా శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పొగాకు తాగి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ చింత సత్యనారాయణ, సిబ్బంది రవి, పవన్, శ్యామల, అనిల్, కీర్తి, సుజాత, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన సాధారణ సర్వసభ సమావేశం



సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ-ముప్కాల్
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ సామ పద్మ అధ్యక్షతన ముప్కాల్ మండల సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా మండల వ్యవసాయాధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు సబ్సిడీ ద్వారా జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్య, విద్యాశాఖ, వెటర్నరీ, విద్యుత్తు, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, రెవిన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వివిధ శాఖల అధికారులను సమస్యలను అడిగారు. దానికి అధికారులు సైతం సమాధానాలు అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, ఎంపీడీవో దామోదర్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీవో భరత్ చంద్ర, ఎస్ఐ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షం

- రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన
- నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు
- కేసీఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష
- రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి



కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి వేముల

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అయ్యిందని.. రైతులు, పేదలు రెండు కండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రైతుల కొరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెంట నడవడానికి నిర్ణయించుకొని కమ్మర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, కమ్మర్‌పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు లుక్కా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె విరమించిన ఐకేపీ వీఓఏలు



ఏపీఎంకు వినతిపత్రాన్ని అందజేస్తున్న వీవోఏలు

నవతెలంగాణ-ఏర్గట్ల
తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించి తమకు 26 వేల కనీస వేతనం ఇవ్వాలని, 10 లక్షల రూపాయల సాధారణ బీమా కల్పించాలని 44 రోజులుగా సమ్మె చేసిన వీఓఏలు బుధవారం సమ్మె విరమిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం శ్యామ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఐకేపీ వీఓఏల మండలాధ్యక్షులు బోడ రాజ్ కుమార్, సీసీలు సంతోష్, నవీన్, వివిధ గ్రామాలకు చెందిన వీఓఏలు పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చకుండా మోసం

నవతెలంగాణ-డిచ్‌పల్లి
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని డీఎస్పీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ కల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా ఇంచార్జ్ గైని గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు సిలుమల గణేష్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ కళా శ్రీనివాస్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతే ప్రవీణ్, ఉపాధ్యక్షుడు జిన్నా సంపత్ కుమార్, డిచ్ పల్లి మండల అధ్యక్షుడు డబ్బు బాబురావు, మొహమ్మద్ అర్షద్, జిన్న భూమయ్య, రణవీర్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

- సీపీఐఎంఎల్ ప్రజాపంథా డిమాండ్
- ఆలూరులో భారీ ర్యాలీ



ర్యాలీలో పాల్గొన్న నాయకులు, పేదప్రజలు

నవతెలంగాణ-ఆర్మూర్
నూతనంగా ఏర్పడిన ఆలూర్ మండల కేంద్రంలో ఉన్న పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో మండల ప్రజలతో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంథా పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవరాం మాట్లాడుతూ.. ప్రజలను ఓట్ల కోసం ఉపయోగించుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వారిని పట్టించుకోకుండా ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉండడం సరైన విధానం కాదని అన్నారు. కల్వకుంట్ల ప్రభుత్వం పేదలందరికీ న్యాయం చేయాలని, 'మీ ఇంటికి నాలుగు ఉద్యోగాలు కాదు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ పేదల కోసం అండగా ఎర్రజెండా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ సభ్యులు మాచర్ల రాజన్న, ఆకుల గంగన్న, ఎం.నరేందర్, అనిల్, నాయకులు తూర్పాటి శ్రీనివాస్, బొట్ల రాజు, నజీర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల ప్రవేశ పరీక్షలో నవ్యభారతి విద్యానికేతన్ విజయ దుందుభి

నవతెలంగాణ-ఏర్గట్ల
గురుకుల ప్రవేశ పరీక్ష 2023 ఫలితాల్లో తాళ్లరాంపూర్ 'నవ్య భారతి విద్యా నికేతన్' పాఠశాల ప్రతి సంవత్సరం లాగానే విజయ దుందుభి మోగించింది. ఈ సంవత్సరం 47 మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలు రాయగా 41 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్లు పూర్ణానందం, ఎంసీ రాజన్న తెలిపారు. ఈ విజయానికి ముఖ్య కారణమైన ఉపాధ్యాయుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

బండిని సన్మానించిన నాయకులు

నవతెలంగాణ-ఆర్మూర్
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌ను బీజేపీ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్‌రెడ్డి పెర్కిట్ చౌరస్తా వద్ద బుధవారం కలిసి శాలువాతో సన్మానించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య నూతన గృహప్రవేశం కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యలో పీవీఆర్ భవన్‌కు వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గోసంగీలను గుర్తించండి

నవతెలంగాణ-సిరికొండ
గోసంగీలను గుర్తించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిజామాబాద్ గోసంగి సంగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త, జిల్లాపరిషత్ చైర్మెన్ విఠల్ రావును కలిసి గోసంగిల సమస్యలు వివరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భాస్కర్, కోశాధికారి ధర్మపురి, కార్యదర్శి, సలహాదారులు రఘువులు, బాలు, నడిపి నర్సయ్య, సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు న్యాయం చేయాలి

- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం



దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

నవతెలంగాణ-ఆర్మూర్
గత రెండు నెలలుగా రెజ్లింగ్ క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే కేంద్ర బలగాల ద్వారా రెజ్లర్ల న్యాయపోరాటాన్ని అణచివేయడాన్ని, అరెస్టులను నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ ప్రజా పంథా డివిజన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం, బి.కిషన్ మాట్లాడుతూ.. మంగళవారం ఢిల్లీలో మహిళా రెజ్లర్లపై కేంద్ర పోలీసు బలగాల దామనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్రీడాకారిణిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించి, చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు శేఖర్, ఏపీ గంగన్న, యు.రాజన్న, రమేష్, ఎం.నరేందర్, సునీత, లక్ష్మి, నజీర్, అనిల్ రాజు, రాజారామ్ మోహన్, శ్రీనివాస్, విజయ్, వినోద్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపన



విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీపీ

నవతెలంగాణ-ధర్పల్లి
మండల కేంద్రంలోని ఊర చెరువుపై కొలువుదీరిన గంగమ్మ ఆలయంలో ధర్పల్లి, సీతాయిపేట్ గ్రామాల గంగపుత్ర సంఘం సభ్యులు బుధవారం ఆలయంలో గంగమ్మ, శివుడు, నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఆలయంలో ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేశారు. ధ్వజ స్థంభం ఏర్పాటుకు రూ.లక్షా 25వేలు ఎంపీపీ నల్ల సారిక విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక హన్మంత్‌రెడ్డి దంపతులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్, సీతాయిపేట్ సర్పంచ్ లోక్కిడి విజయ రాములు, సంఘం సభ్యులు గంగాధర్, మైపాల్, అశోక్, అంకం నర్సయ్య, తోపారం గంగాధర్, బొక్కల బాలయ్య, మోహన్, జిల్లా రమేష్, విట్టల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఐకేపీ వీవోఏల సమ్మె విరమణ : సీఐటీయూ

నవతెలంగాణ-కామారెడ్డి

జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐ కె పి వివోఎ లు సమ్మె విరమిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీనా మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో సీఐటీయూ నాయకుల చర్చలు జరిగాయని, ఈ చర్చల్లో భాగంగా మూడు డిమాండ్‌లు అంగీకరించినట్టు తెలిపారు. గుర్తింపు కార్డు ఇస్తామని, యూనిఫాం, జాబ్ చార్ట్ ఇస్తామని తెలిపినట్టు తెలిపారు. మిగతా డిమాండ్‌లను సీఎం కేసీఆర్‌తో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. డిమాండ్‌లు పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వాలని, అంత వరకు సమ్మె విరమించాలని కోరడంతో సమ్మె విరమిస్తున్నట్టు రాష్ట్ర నాయకత్వం ఆదేశం మేరకు సమ్మె విరమిస్తున్నట్టు తెలిపారు. సమ్మెకు పోరాటాలకు మద్దతు పలికిన ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పార్టీలు విద్యార్థి సంఘాలకు పత్రిక మిత్రులకు అందరికీ వివోఎ సంఘం సీఐటీయూ ధన్యవాదాలు తెలుపుతుందని పేర్కొన్నారు.

9న గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలి

నవతెలంగాణ-కామారెడ్డి

జూన్ 9న అన్ని నియోజకవర్గాల్లో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత గొర్రెల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొర్రెలను కొనుగోలు చేసే అధికార బృందం మొబైల్ అప్లికేషన్ శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. గొర్రెలు కొనుగోలు చేసే విధానాన్ని మొబైల్ యాప్‌లో నమోదు చేసే విధానం తెలియజేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సింహరావ్ మాట్లాడారు. 350 దరఖాస్తులు అప్లోడ్ చేశామని తెలిపారు. 120 మంది లబ్దిదారులు వాటాదనాన్ని చెల్లించారని వెల్లడించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారులు డాక్టర్ దేవేందర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

ఐలాబాయి సేవలు మరువలేనివి



జయంతి వేడుకల్లో పాల్గొన్న నాయకులు

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండలంలోని దన్నూర్, చిన్న ఎక్లారా, గ్రామాల్లో బుధవారం రాజమాత మహారాణి ఐలబాయి హోల్కర్ జై మల్హార్ 298వ జయంతి వేడుకలను హట్కర్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దన్నూర్‌లో దేవిదాస్ పటేల్ మాట్లాడుతూ రాజమాత మహారాణి ఐలబాయి అందించిన సేవలు మరువలేనివని హట్కర్ సమాజ్ ప్రజలంతా ఆమె అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరారు. దన్నూరు గ్రామంలో జరిగిన ఐలాబాయి జయంతి వేడుకల్లో దన్నూర్ ఎంపీటీసీ సభ్యుడు హట్కర్ సమాజ్ పెద్దలు యాదవ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా చిన్న ఎక్లారా గ్రామంలో నిర్వహించిన ఐలబాయి జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ కొడిచెర్ల నాయకులు సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ భీమ్రావు, హట్కర్ సమాజ్ గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌లో పలువురి నాయకుల చేరిక

నవతెలంగాణ-పెద్దకొడప్‌గల్



టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

మండలం లోని కాస్లాబాద్ గ్రామానికి చెందిన వడ్ల సాయిలు వారి కుటుంబ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి తరించి భవిష్యత్తు బి ఆర్ ఎస్ పార్టీలోనే ఉందని కాస్లాబాద్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు బిఆర్ఎస్ లో కలవడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు 60 నుండి 70 శాతం వరకు ఉన్నారని మిగిలిన వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రతి గ్రామ గ్రామాన చేరికల కార్యక్రమం ఇకనుండి చేపడతామని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాస్లబాద్ సర్పంచ్ శోభ నాగభూషణం, సంగప్ప, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవలను విజయవంతం చేయాలి

నవతెలంగాణ-దోమకొండ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎంపీపీ శారదా, తహసీల్దార్ కౌశిక అన్నారు. దోమకొండ మండల కేంద్రం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల తో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శారదా మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో జూన్ 2వ తేదీ నుండి ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్న రెడ్డి, జడ్పీటీసీ తీర్మల్‌గౌడ్, సర్పంచ్‌లు అంజలి, నాంపల్లి, సమత, స్వరూప పాల్గొన్నారు.

తొగర్ల సురేష్‌కు 'సరస్వతీ రాజ్-హరిదా సాహిత్య' పురస్కారం



సురేశ్ దంపతులను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ-ముప్కాల్

జిల్లా కేంద్రంలోని లహరి ఇంటర్నేషనల్ రెస్టారెంట్‌లో బుధవారం హరిదా రచయితల సంఘం 5వ మహాసభను నిర్వహించారు. కాగా ముప్కాల్ పోలీసు స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న తొగర్ల సురేష్ (కవి) దంపతులకు 'సరస్వతీ రాజ్-హరిదా సాహిత్య' పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తొగర్ల సురేష్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కవితలను ప్రజల ముందుకు తెస్తానని అన్నారు. 'సామరస్య జీవనంలో సాహితీ వేత్తల పాత్ర' అనే ప్రధానాంశంపై ఈ కార్యక్రమం చేపట్టి కవి, రచయితలను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, హరిదా రచయితల అధ్యక్షులు ఘనపురం దేవేందర్, నిర్వాహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీపీ కుమారుడి పెళ్లికి హాజరైన ప్రజా ప్రతినిధులు



వివాహ వేడుకకు హాజరైన ప్రజాప్రతినిధులు

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వాగుమారే లక్ష్మీబాయి కుమారుడు శివానంద్ పెళ్లి రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఈ వేడుకకు మద్నూర్ మండలానికి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్, మద్నూర్ డోంగ్లి సింగిల్ విండోల చైర్మన్లు వివిధ శాఖల అధికారులు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వధూవరులకు ఆశీర్వదించారు. కుమారుడి పెళ్లికి హాజరైన ప్రజాప్రతి నిధులందరికీ ఎంపీపీ వాగ్మారే లక్ష్మీబాయి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

సొంత ఆస్తులపైనే సీఎం దృష్టి

- నియోజకవర్గ సమస్యలు పట్టట్లేదు
- ఉద్యోగ నోటిఫికేషన్ అమ్ముకున్నారు
- టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్

నవతెలంగాణ-లింగంపేట్



కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ప్రొ.కోదండరాం

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఆస్తులపై పెట్టిన దృష్టి నియోజకవర్గం పెట్టడం లేదని దీంతో నియోజకవర్గాల అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం లింగంపేట్ మండల కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జెండాను ఆవిష్కరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ సభ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉందని, విద్యావైద్యరంగం బాగాలేదని, రోడ్లు దారుణంగా ఉన్నాయని అన్నారు. వైద్యం కోసం విద్య కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇందుకు కారణం ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా సొంత ఆస్తులను సంపాదించుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడం లో విఫలమవుతున్నారని ఆరోపించారు. పేరుకే డివిజన్ కేంద్రమని, ఎల్లారెడ్డి కానీ కార్యాలయాలు మాత్రం లేవని అన్నారు.

అందరం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ కుటుంబ పాలనకు పరిమితం అయ్యిందని, నిరుద్యోగులను నిండా ముంచి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారనిదుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, రాష్ట్రంలో 2 లక్షల 70 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అయితే కొన్ని నోటిఫికేషన్‌లు వేశారు కానీ వాటిని కూడా అమ్ముకున్నారని, అసలు దోషులను ఇంకా తేల్చలేరని కేసు పెండింగ్‌లో ఉంటే మళ్లీ దొంగ చేతులకు తాళాలు ఇచ్చినట్టు టీఎస్‌పీఎస్‌సీ సభ్యులతోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు.

'దళితులకు మూడెకరాల భూమిలేదు. నియోజకవర్గ పరిధిలోని కనీసం డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదు. పేద వర్గాల ప్రజలు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. తరతరాలుగా దున్నుకొని బతుకుతున్న పొడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వడంలేదు. ఇప్పటివరకు రైతుల రుణమాఫీ చేయకపోడం సిగ్గుచేటు. వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేరు. ఎకరాకు 50 వేల రూపాయలు ఇవ్వాలని' డిమాండ్ చేశారు.

ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన నాయకులు ప్రజల కోసం పని చేయడం లేదన, అందుకే రాష్ట్ర లో పాలన తీరు మారాలి ఆయన అన్నారు. అందుకే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీజేఎస్ పార్టీ నుంచి నిజ్జన రమేశ్‌ను పోటీలో పెడుతున్నామని అన్నారు. కేసీఆర్ పాలన నుండి రాష్ట్రం విముక్తి పొందాలంటే పొత్తులు ఉండొచ్చని, ఒక వేళ పొత్తులు పెట్టుకున్నా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి నిజ్జన రమేష్ పోటీ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులు గా కుంబాల లక్ష్మణ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గా రజిని కాంత్ నేత, జిల్లా ఉపాధ్యక్షులుగా పూల్ సింగ్ నాయక్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చాకలి కుమార్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ పంబాల రాణి ఎన్నుకున్నారు. మండల నాయకులు బట్టు లక్ష్మణ్, పాపాయిల రవి, తిర్మలేష్ నాయుడు గోపాల్, వేదాంత్ పాల్గొన్నారు.

చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి

- అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖాపర చర్యలు : ఎంపీపీ అశోక్ పటేల్

నవతెలంగాణ-బిచ్కుంద



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఏ సమస్య వచ్చినా అధికారులు అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరించాలని, తమ విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని ఎంపీపీ అశోక్ పటేల్ అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారికి శాఖ పరమైన చర్యలు తప్పవని అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అశోక్ పటేల్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా గత సమావేశంలో తీర్మానించిన విషయాలను అధికారులు సభ ముందు చదివి వినిపించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రజా సమస్యలపై ఫోన్ చేసి వారి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదంటూ మండలంలోని విద్యుత్ శాఖ అధికారులు పనితీరు బాగాలేదని బిచ్కుంద ఎంపిటిసి చంద్రకళరాజు, సర్పంచ్‌లు సాయిలు, గంగారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ అధికారిపై ఎంపీపీ అశోక్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పనితీరు మార్చుకోవాలని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాల్లోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు. గోపనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొందరు కబ్జా చేశారని దీనిపై ఎంఈఓ స్పందించడం లేదంటూ గత ఆరు నెలల నుండి ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ స్పందన లేదంటూ సర్పంచ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో జరుగుతున్న అభి వృద్ధి పనులు సంక్షేమ పథకాలు తదితర విషయాలను అధికారులు సభ దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ఎంపీపీ అశోక్ పటేల్ మాట్లాడుతూ అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడుదామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సిద్ధిరాంపటేల్, ఎంపీడీవో ఆనంద్, పుల్కల్ రైతు సహకార సంఘం అధ్యక్షులు రాంరెడ్డి, సర్పంచులు అరుణ్ కుమార్, శ్రీనివాస్, గంగారెడ్డి, సాయిలు ఎంపిటిసిలు చంద్రకళరాజు, చంద్రకళ, సురేష్ సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి లేక.. ఆర్థిక భారంతో
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ-బిచ్కుంద



బిచ్కుంద మండలంలోని వాజిద్‌నగర్ గ్రామానికి చెందిన మారేవార్ రామ్ చందర్ (48) తన ఇంటి పక్కన గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం బతుకు దెరువు కోసం తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లగా అక్కడ సరైన పని లభించక భార్య పిల్లల్ని హైదరాబాద్ లో వదిలేసి గత వారం రోజుల క్రితం వాజీద్ నగర్ గ్రామానికి తిరిగి వచ్చాడు. బుధవారం ఉదయం తన ఇంటి పక్కన గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా రామ్ చందర్ భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సెల్‌ఫోన్ అప్పగింత



సెల్‌ఫోన్‌ను అందజేస్తున్న ఎస్ఐ

నవతెలంగాణ-గాంధారి

మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న బాధితుడికి సిఇఐఆర్ అప్లికేషన్ సహాయంతో పోయిన ఫోన్‌ను తిరిగి అప్పగించినట్టు గాంధారి ఎస్ఐ డి సుధాకర్ తెలిపారు. గతంలో నేరల్ తండా గ్రామానికి చెందిన పద్వల్ జగదీష్ తన 16,000/- విలువ గల రెడ్ మి11ప్రైమ్ 5%+% మొబైల్ ఫోన్ పోయిందని పోలీస్‌స్టేషన్‌కు రాగా అతని మొబైల్ ఫోన్ వివరాలను సి ఇ ఐ ఆర్ అప్లికేషన్ లో నమోదు చేయగా అట్టి ఫోన్ లో వేరే వ్యక్తి సిమ్ కార్డు వేయడంతో పోలీస్ స్టేషన్ కు అలెర్ట్ మెసేజ్ రావడం తో అట్టి మొబైల్ ఫోన్ జహీరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి దానిని తీసుకొని బాధితునికి అప్పగించినట్టు తెలిపారు. దీంతో బాధితుడు హర్షం వ్యక్తం చేశారు. ఫోన్ గుర్తించడంలో కృషిచేసిన గాంధారి పోలీస్ స్టేషన్ సిబ్బంది యాదగిరి, రమేష్, భవితను ఎస్సై డి సుధాకర్ అభినందించారు.

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

నవతెలంగాణ-గాంధారి



ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధారి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. గాంధారి మండల కేంద్రానికి చెందిన కొండే నర్సయ్య యాదవ్ (50) తండ్రి మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మూడు నెలల నుంచి నర్సయ్య యాదవ్ తీవ్ర మనోవేదన చెందుతున్నాడు. దీంతో మంగళవారం రాత్రి సమయంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కుమారుడు కొండేస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి సుధాకర్ తెలిపారు.

మల్లాపూర్‌లో కరెంటు స్తంభాల బిగింపు

నవతెలంగాణ-డిచ్‌పల్లి



స్తంభాలు ఏర్పాటు చేస్తున్న దృశ్యం

మల్లా పూర్ గ్రామంలో కరెంటు స్తంభాలను బుధవారం ఏర్పాటు చేశారు. కరెంటు స్థంభాల ఏర్పాటు చేయడంపై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షులు రఘునాథన్ రాము ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు శ్మశాన వాటిక వద్ద, గ్రామంలోని ఇతర కాలనీలలో విద్యుత్ స్తంభాలు అత్యవసరమని వివరించగా రూ.లక్ష యాభై వేల రూపాయలు మంజూరు చేయడంతో గ్రామంలో బుధవారం అక్కడక్కడ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్మశాన వాటిక వద్ద 15 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ కూడా మంజూరు చేశారని దానికి గానూ గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను ప్రారంభించిన కలెక్టర్

నవతెలంగాణ-కామారెడ్డి



బ్యాంక్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్

బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్‌లో బుధవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ దారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జాహ్నవి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కౌన్సిలర్ అపర్ణ, హెచ్డిఎఫ్సి సర్కిల్ హెడ్ మహేష్ నాయుడు, క్లస్టర్ హెడ్ సిహెచ్. రమేష్, బ్రాంచ్ మేనేజర్ గంగామోహన్, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలి..

దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ

తెలంగాణ ప్రజానీకం మళ్లీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యదగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యాలపై ఆయన స్పందిస్తూ, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి పోటీగా నిలబడే వ్యక్తి మైసమ్మ తల్లి ముందు బలిచ్చే పొట్టేలుగా సంభోదించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మర్చాకా మతి భ్రమించి, తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపర్చడం మీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు కవితను ఈ గడ్డపై నుంచి ఓడించి పంపించిన విషయం గుర్తులేదా అని పేర్కొన్నారు. తెలంగాణ సాధించి తొమ్మిది సంవత్సరాలు గడిచినా నేటికీ అభివృద్ధి శూన్యమని, పనికిరాని అబద్ధపు మాటలతో తెలంగాణ ప్రజానీకానికి బురిడీ కొట్టిచ్చి రెండుసార్లు అధికారం వచ్చింది ఇక చాలు, తెలంగాణ ప్రజానీకం మళ్లీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలిపారు.

రైతు దినోత్సవంపై అవగాహన సమావేశం

నవతెలంగాణ-ముప్కాల్



సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న రైతు వేదికలలో నిర్వహించే రైతు దినోత్సవంపై బాల్కొండ నియోజకవర్గ ప్రత్యేక అధికారి సింహాచలం, ఓఎస్డీ విజయేందర్‌రెడ్డి బుధవారం స్థానిక మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో బాల్కొండ రైతు వేదికలో అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్కొండ రైతు వేదికకు ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ వినోద్, వన్నెల్ 'బి' రైతు వేదికకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో సంతోష్ కుమార్‌లను నియమించారు. స్థానిక మండల వ్యవసాయ అధికారి, ఏఈవోలతో కో-ఆర్డినేటర్ చేసుకొని రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలను అందిం చారు. కార్యక్రమంలో తహశీల్దార్ వినోద్, ఎంపీడీవో సంతోష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి, మండల కో-ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, రైతుబంధు మండల సభ్యులు లింగాగౌడ్, దాసరి వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, ఉప సర్పంచ్ వాహేబ్, ఏఈవోలు నిహారిక, కృష్ణవేణి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్టుకు సన్మానం

నవతెలంగాణ-ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరేండ్లుగా గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ నిశాత్ భూతల్ రెగ్యులర్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది బుధవారం సన్మానించారు. ఆస్పత్రిలో శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.



గైనకాలజిస్టును సన్మానిస్తున్న సిబ్బంది

నవతెలంగాణ

నిజామాబాద్-కామారెడ్డి

బీజేపీ ఎంపీని కఠినంగా శిక్షించాలి

నవతెలంగాణ-కంఠేశ్వర్

మహిళా కుస్తీ పోటీ క్రీడాకారులపై లైంగిక దాడికి పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలని బీఎల్‌పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బేటి పడావో బేటి బచావో అంటూ మనకీ బాత్ అంటూ ఊదరగొట్టే ప్రధాన మంత్రి తన పార్టీకి చెందిన కీచక ఎంపీని అరెస్టు చేయకపోవడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

ఖజానా ఖాళీ చేసిన వీసీని తొలగించాలి

- టీయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితకు వినతి

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించిన డబ్బులను, ప్రజాధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేసి యూనివర్సిటీ ఖజానాను ఖాళీ చేసిన అవినీతి వీసీని వెంటనే తొలగించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ నగరంలోని పార్టీ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణ యూనివర్సిటీలో నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చాడని, యూనివర్సిటీలో పని చేసే సిబ్బందికి వేతనం చెల్లించడానికి కమీషన్స్ తీసుకున్నాడని, గతంలో గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో చిందులు వేశాడని, యూనివర్సిటీలో పని చేసే టీచింగ్, నాన్‌టీచింగ్ మహిళ సిబ్బందిని వేధించడానికి ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువెళ్లారు. వీసీ వేధింపులను మహిళా ఉద్యోగులు ఎవరు బయటకు చెప్పుకోలేని ఆవేదనలో ఉన్నారని అన్నారు. యూనివర్సిటీలో రిజిస్ట్రార్ ఎవరో తెలియక విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, రిజిస్ట్రార్ ఎవరు అనేది ప్రభుత్వం వెంటనే తేల్చాలని, యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. యూనివర్సిటీ వీసీ విద్యార్థుల ప్రయోజనాలను గాలికి వదిలేసాడని అన్నారు. విద్యార్థులు, ఫ్యాకల్టీ పేరుతో కోట్లాది రూపాయల డబ్బులు కొనుగోళ్ల పేరుతో వృథా ఖర్చు చేశాడని తెలిపారు. డబ్బులు తీసుకొని, పద్ధతి లేకుండా కొందరికి ప్రమోషన్స్ ఇచ్చాడని, గతంలో మీ చొరవ వలన కోర్సులను కాపాడుకోగలిగామని, అక్రమ నియామకాలు రద్దు చేసారని, కాబట్టి మీరు చొరవ తీసుకొని యూనివర్సిటీని అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పీడీఎస్‌యూ జన్నారపు రాజేశ్వర్, వి.సంతోష్, లక్ష్మీనారాయణ, మోహన్, సాయితేజ, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



నిజామాబాద్ సిటీ : ఎమ్మెల్సీకి వినతిపత్రాన్ని అందజేస్తున్న నాయకులు

టీయూలో వీసీ, ఈసీ సమస్యను ప్రక్షాళన చేయండి..

తెలంగాణ యూనివర్సిటీ (టీయూ) వైస్ ఛాన్సలర్ (వీసీ)ని తొలగించి, ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులను ప్రక్షాళన చేసి తెలంగాణ యూనివర్సిటీని చక్కదిద్ది విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ అన్నారు. బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో గల తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్నటువంటి యూనివర్సిటీ (తెలంగాణ యూనివర్సిటీ) గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే విధంగా వైస్ ఛాన్స్‌లర్ అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారి పోతుందని, దాంతోపాటు వీసీ రవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు, ఏ యూనివర్సిటీలో జరగని విధంగా ఆరుగురు రిజిస్ట్రర్లను మార్చారని తెలిపారు. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసి, ఉన్నత విద్యామండలి నుంచి తెలంగాణ యూనివర్సిటీలో ఎటువంటి పోస్టులు భర్తీ చేయకూడదని చెప్పినా వీసీ పట్టించుకోకుండా డేలీలేబర్ అని చెప్పి 130 పోస్టులను భర్తీ చేసి యూనివర్సిటీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో జిల్లా నాయకులు వై.ఓమయ్య, కె.రాజన్న, వై.రాజిరెడ్డి, సక్కి సురేష్, జనార్దన్, రవి పాల్గొన్నారు.

తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడండి..

తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడండి అని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న రాజకీయాలకు గొడవలను స్వస్తి పలకాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి బుధవారం ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నవతెలంగాణ-కంఠేశ్వర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ సాయినాథ్ బుధవారం వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తి పడి ఉండడంతో స్థానికులు ఐదో టౌన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని పరిశీలించగా మృతి చెంది ఉన్నాడు. మృతుడి వయసు 60-65 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారం ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంకు చెందిన కన్కుట్ల రాజయ్యగా తెలిసింది. ఎవరైనా సదరు వ్యక్తిని గుర్తుపడితే ఐదవ టౌన్‌ను సంప్రదించాలని సూచించారు.



మృతిచెందిన వ్యక్తి

నిషిత డిగ్రీ కళాశాలలో ఫేర్‌వెల్



డ్యాన్సులతో అలరిస్తున్న విద్యార్థులు

నవతెలంగాణ-కంఠేశ్వర్

నిశిత డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డాటా సైన్స్ థర్డ్ ఇయర్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీని నగరంలోని శ్రీలత గార్డెన్స్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమంల్లో పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారో వారికి మెడల్స్, సర్టిఫికెట్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో నిశిత కళాశాల చైర్మన్ నిఖిల్, ప్రిన్సిపాల్ స్వప్న, డైరెక్టర్ సీఎం షేక్, కళాశాల కరస్పాండెంట్ రాజు, డిపార్ట్‌మెంట్ హెడ్స్ మధుసూధనచారి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ



జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తున్న చైర్మన్

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి

మండలంలోని కోనాసముందర్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ సామా బాపురెడ్డి చేతుల మీదుగా రైతులకు జీలుగ విత్తనాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపురెడ్డి మాట్లాడుతూ పచ్చిరొట్టె పేరైన జీలుగను సాగుచేసి దమ్ములో తొక్కినట్లైతే భూసారం, దిగుబడి, ఆదాయం పెరుగుతుందని, సాగుఖర్చులు తగ్గుతాయని తెలిపారు. 30 కిలోల జీలుగ విత్తనాల బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుందన్నారు. రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతులకు ఒక బస్తా, 5 ఎకరాలు అంతకన్నా ఎక్కువ ఉన్న రైతులకు గరిష్టంగా 2 జీలుగ విత్తనాల బస్తాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. బస్తా జీలుగ ధర రూ.2407 కాగా రాయితీ రూ.1564 పోను రైతులు రూ.842 ధర చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్లు, రైతులు, రెండో కార్యదర్శి రాజేశ్వర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

- ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి

నవతెలంగాణ-ఆర్మూర్

రేపటి నుంచి జరగబోయే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుంచి 22వ తేదీ వరకు జరగబోయే కార్యక్రమాలు, విధి విధానాలను పకడ్బందీగా రూపకల్పన చేసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులతో, ప్రజలతో మమేకమై దశాబ్ది ఉత్సవాలను విజయవంతం అయ్యే విధంగా కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పొందిన లబ్ధిదారులను సైతం భాగస్వామ్యం అయ్యేవిధంగా చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీ పస్క నరసయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

నవతెలంగాణ-కంఠేశ్వర్

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అనేక వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొచ్చిందని, దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్‌సీ కమిటీ కాలపరిమితి ముగిసిందని కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా తక్షణమే చెల్లించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పటిష్టపరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రిలో అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. మొదటి తేదీనే ఫించన్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని, కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్‌ను 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్, కోశాధికారి ఈవీల్ నారాయణ, జిల్లా నాయకులు, జార్జ్ ప్రసాదరావు, రాధా కిషన్, సుదర్శన్, రాజ్ ముత్తారం, నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న రామ్మోహన్‌రావు

బాజిరెడ్డి జగన్‌ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు



పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

నవతెలంగాణ-మోపాల్

నిజామాబాద్ రూరల్, మోపాల్ ఎమ్మార్పీఎస్ నాయకులు జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ను బుధవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బాబా శ్రీనివాస్, మోతె భూమయ్య, సల్లూరి శ్రీనివాస్, నాంపల్లి, బరికుంట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

పొగాకు హానికరం

- ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినీత్‌రెడ్డి



ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

నవతెలంగాణ-ఎడపల్లి

పొగాకు తాగడం ప్రాణానికి హానికరమని, పొగాకు అలవాటును మానివేయాలని ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినీత్ రెడ్డి అన్నారు. బుధవారం పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వినీత్ రెడ్డి మాట్లాడారు. జర్దా, గుట్కా తినడం వల్ల అలాగే సిగరెట్ తాగడం వలన సంక్రమించే వ్యాధుల గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు రాజేశ్వర్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ ఇసుక రవాణా అరికట్టాలి

- అంబేద్కర్ విగ్రహానికి వినతి

నవతెలంగాణ-బోధన్

మండలంలోని ఖండ్‌గాం గ్రామం మంజీర నది నుంచి అక్రమ ఇసుక రవాణాను అధికారులు తక్షణమే స్పందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం గ్రామ యువకులు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతి లేకుండా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఓవర్ లోడ్‌తో టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారని అన్నారు. గ్రామం ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో నుంచి 12 టైర్ల ఇసుక లారీలు వెళ్లడంతో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమయ్యే అవకాశం ఉందని వాపోయారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఖండ్‌గాం గ్రామ యువకులు మీసాలే నాగేష్, అశోక్, నరసింహ, దిక్కాంత్, పిరాజీ, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.



వినతిపత్రాన్ని అందజేస్తున్న గ్రామస్తులు

చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల వితరణ



తోపుడు బండ్లు వితరణ చేస్తున్న దృశ్యం

నవతెలంగాణ-ఆర్మూర్

రోటరీ క్లబ్ ఆఫ్ లెక్ డిస్ట్రిక్ట్ మొహీనాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్టులో భాగంగా రోటరీ మాజీ డిస్టిక్ గవర్నర్ పెర్కిట్ మాజీ సర్పంచ్ ఎస్.వి.హనుమంతురెడ్డి తన తండ్రి వెంకట్‌రెడ్డి స్మారకార్థం తల్లి లక్ష్మి చేతుల మీదుగా 10 తోపుడు బండ్లను చిరు వ్యాపారులకు బుధవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు బండారి ప్రసాద్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకై తోపుడు బండ్లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని తెలిపారు. వీటి విలువ రూ.1,40,000 ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు చైర్మన్‌లుగా కాంతి గంగారెడ్డి, రాజేందర్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి పట్వారి తులసి, చరణ్‌రెడ్డి, మంచిర్యాల సురేష్‌కుమార్, లింబాద్రి గౌడ్, రజనీష్, గోపికృష్ణ, సత్యం, పద్మ మురళి, రాంప్రసాద్, దాము కాందేశ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లిలో జూన్ 4న బహుజన చైతన్య సభ

- జిల్లా ఇంచార్జ్ గైని గంగాధర్

నవతెలంగాణ-కంఠేశ్వర్

డిచ్‌పల్లిలో జూన్ 4న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్ అన్నారు. బుధవారం బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీలో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్ విచ్చేసి మాట్లాడుతూ.. జూన్ 4న డిచ్‌పల్లి కేంద్రంలోని ఎస్ఎల్‌జీ ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బహుజన చైతన్య సభ భారీఎత్తున నిర్వహించనున్నామని బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సభకు ముఖ్య అతిథిగా రానున్నారని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఇంచార్జి కళ శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రోళ్ల గంగాధర్, రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు పోతే ప్రవీణ్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న గైని గంగాధర్

పీవైఎల్ 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ-బోధన్

ప్రగతిశీల యువజన సంఘం 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను బోధన్ పట్టణంలోని పీఆర్టీయూ భవన్‌లో పీవైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రావణ్‌కుమార్, కిషన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 5, 6 తేదీలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో పీవైఎల్ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు జరగనున్నాయని ఆ మహా సభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వరదయ్య అధ్యక్షతన జరిగే బహిరంగ సభకు దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రధాన వక్తగా వస్తున్నారని తెలిపారు. అలాగే ఈ మహాసభలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్, రాజేందర్ తదితరుల ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకులు వినోద్, జగదీష్, నవీన, రాజశేఖర్, సంతోష్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.



పోస్టర్లు ఆవిష్కరిస్తున్న నాయకులు

ఎస్‌జీఎస్ ఆన్‌లైన్ నమోదుపై శిక్షణ



ఆన్‌లైన్ నమోదుపై అవగాహన

నవతెలంగాణ-ఎడపల్లి

అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ ట్రాకర్, ఎస్‌జీఎస్ ఆన్‌లైన్ నమోదులో ఎడపల్లి మండలం చివరి స్థానంలో నిలిచినందుకుగానూ ఆ శాఖ అధికారులు ఎడపల్లిలో ఆన్‌లైన్ నమోదులో ప్రత్యేక శిక్షణ కల్పించారు.

దూడలకు గొంతు వాపు, జబ్బ వాపు టీకాలు పంపిణీ

నవతెలంగాణ-రెంజల్

మండలంలోని దూపల్లి గ్రామంలో సర్పంచ్ శనిగరం సాయిరెడ్డి, పశు వైద్యాధికారి విట్టల్ దూడలకు గొంతు వాపు, జబ్బ వాపు నివారణకై మందులను బుధవారం పంపిణీ చేశారు. దూపల్లి గ్రామంలో 650 దూడలకు టీకాలు వేసినట్టు పశు వైద్యాధికారి విట్టల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది నవీన్, గోపాల్ మిత్ర యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.



టీకాలు పంపిణీ చేస్తున్న పశువైద్యాధికారి